Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 76

(Mar. 21, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 76

(Mar. 21, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 21—3—47 శుక్రవారం [సంచిక 76

90 వేల బర్మా ఎర్రసేన

రంగూన్, మార్చి 18

బర్మా కమ్యూనిస్టుపార్టీ నాయకుడు థాకిన్ థా ఖీన్ శిన్ ఇలా చెప్పారు: "90 వేల బర్మా ఎర్రసేనకు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న అన్నిదేశాల కమ్యూనిస్టు పార్టీలు సానుభూతి తెలిపాయి. కమ్యూనిస్టుపార్టీ నదుకుబడిలో ఉన్న కేంద్ర బర్మాపై మిలిటరీ దాడులను నడుపుతున్న బ్రిటిష్ ప్రభుత్వ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను."

ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా

మద్రాసు యూనివర్సిటీలో

మద్రాసు, మార్చి 18

పరీక్షపత్రాలు బయటపడ్డాయనే అనుమానంతో మద్రాసు యూనివర్సిటీ రేపు జరుగవలసిన ఇంటర్మీడియట్ పరీక్ష భాగాలను నిలుపుచేస్తూ ప్రకటించింది. మిగతా పత్రాల విషయమై ఆలోచించడానికి సిండికేట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది.

పంజాబ్ దినం జరిపితే మరల కొట్లాటలు తప్పవు

ఈమారు కల్లోలాలలో ఆత్మార్పణం చేస్తాను

బీర్ గ్రామంలో గాంధీజీ

మసూరీ, మార్చి 18

ఇక్కడకు 8 మైళ్ళలో వున్న బీర్ గ్రామంలో నేడు గాంధీజీ తమ ప్రార్థనానంతర సమావేశం జరిపి ఈ విధంగా ఉపన్యసించారు:

"మసూరీని గూర్చి విన్నదంతా కాకపోయినా అందులో చాలవరకు నిజమేనని నా కళ్ళతోచూసి తెలుసుకున్నాను. పాకిస్థాన్ దినం జరపడంవలన ఉద్రిక్తులయిన ప్రజలు దౌర్జన్యాలు చేశారు. మార్చి 23 న మరల పంజాబుదినం జరుపుతారనీ, మరల ఘోరకాండ జరిగిపోతుందనీ ముస్లిములు భయపడుతున్నారు. ఆ విధమైన దినాలు జరపడం పరస్పర హత్యలకు పిలుపుకోవడమే. ఆటువంటి పరిస్థితులువస్తే ఆ మంటలలో ముందు నేనాహుతి అయిపోతానని ఒక ముస్లిం మిత్రునికి చెప్పాను. అటువంటి దుర్మార్గాలు నేను చూడలేను."

పెషావర్ లో పదివేల రెడ్ షర్టుల శాంతి ప్రచారం

పెషావర్, మార్చి 19

పెషావర్ పట్టణానికి పదివేలమంది రెడ్ షర్టు వాలంటీర్లు వచ్చారు. ఆరువేలమంది వాలంటీర్లు పట్టణంలో మతసామరస్య ప్రచారానికి పూనుకున్నారు. ఏవిధమైన ఆయుధం కాని లేకుండా దళాలుగా వీధుల్లో ప్రచారం చేస్తున్నారు.

లీగు అనుచరుల హర్తాళ్

ఈ వాలంటీర్లను పట్టణంలోకి తెచ్చినందుకు అసమ్మతి తెల్పుతూ ముస్లింలీగు అనుచరులు హర్తాళ్ చేశారు.

కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ ప్రత్యేక సమావేశం

20 వ తేదీ సాయంకాలం 6 గంటలకు

మద్రాసు, మార్చి 19

రేపు సాయంకాలం 6 గంటలకు మద్రాస్ కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని మద్రాసు ప్రధాని ప్రకటించారు.

పార్టీలోగల వైషమ్యాలను పోగొట్టి, రాజీ ప్రయత్నాలు చేయడానికై నిన్నరాత్రి ప్రధాని, కళా వెంకటరావు, గోపాల రెడ్డి, వరదరాజు, రాజన్ గార్లను తమయింటికి రప్పించి సమావేశం జరిపారు.

రెండు గంటలు చర్చలు జరిగినా ఫలితం శూన్యం. నేటిరాత్రి ప్రధాని తమిళనాడు ఎమ్. ఎల్. ఏ లను తమయింటికి చర్చలకై ఆహ్వానించారు.

నేటిరాత్రి సమావేశంలో ఒడంబడిక కుదిరితే (కుదరడానికి అవకాశాలు లేకపోలేదట) ప్రకాశంగారే పార్టీనాయకుడు, ప్రధానిగా రేపు ఎన్నుకోబడతారు. లేదా రేపు నాయకత్వపు పోటీలో ప్రకాశంగారు కూడా పోటీచేస్తారు.

ఆశియాదేశాలసభలో లీగ్ సభ్యులు పాల్గొనరు

న్యూఢిల్లీ, మార్చి

కేంద్ర శాసనసభలోని లీగ్ సభ్యులు సమావేశమై మార్చి 23 వ జరగబోయే ఆశియాదేశాల మహాసభకు పంపిన ఆహ్వానాలను నిరాకరిస్తూ తీర్మానించారు. హిందువుల ప్రాబల్యంవున్న కాంగ్రెసు ఈ సభ పేరున విదేశాలలో రాజకీయప్రచారం చేసుకొనేటందుకై వేసినఎత్తు అని విరాకరించారు. ఎన్నో ముస్లిందేశాలు ఈ సభలో పాల్గొంటున్నందుకు విచారం తెలిపారు.

అస్సాంలో లీగు ఉద్యమం

కలకత్తా, మార్చి 18

అస్సాంలోని లీగు ఉద్యమం హిందువులకు వ్యతిరేకంగా కాక, ప్రభుత్వ విధానానికి మాత్రమే వ్యతిరేకంగా నడుపబడుతున్నదని బెంగాల్ లీగు కార్యదర్శి ప్రకటించాడు.

"నేను లీగు ప్రధాన నాయకులతో సంప్రతించాను. మా ఉద్యమాన్ని అందరూ బలపరుస్తున్నారు. ఆ రాష్ట్రాన్నంతటినీ కదిపివేయగల మహోద్యమానికి నాయకుడుగా అస్సాం లీగు అధ్యక్షుడు నిలబడినాడు.

"అస్సాం ప్రభుత్వం ముస్లిం రైతులను తొలగించకుండా అపడానికి ఈ ఉద్యమం సాగుతున్నది."

రాజ్యాంగసభలో, సంస్థాన ప్రజా ప్రతినిధులే ఉండాలి

రాయబార కమిటీలు సూచించినపద్ధతి సరికాదు

హైదరాబాదు సంస్థాన కాంగ్రెసు తీర్మానం

హైదరాబాదు, మార్చి 19

హైదరాబాదు సంస్థాన కాంగ్రెస్ కార్యవర్గం ఈ క్రింది తీర్మానాన్ని చేసింది:

"యావత్ భారతదేశానికి ఒకే ఒక ప్రజాతంత్ర రాజ్యాంగం ఏర్పడాలి. అందులో సంస్థానాలు విడదీయరాని భాగాలుగా ఉండాలి. అట్లీ ప్రకటనలో 1948 తర్వాత అధికారాన్ని అప్పగిస్తామని ప్రకటించారు. కాని బ్రిటిష్ ఇండియాలోలాగే సంస్థాన ప్రజలతో సంధి చేసుకుంటామని వ్రాయలేదు. అస్పష్టంగా ప్రత్యేక సంస్థానాలతో ఒడంబడికలు చేసుకుంటామన్నారు.

"ఇలా చెప్పడంవల్ల కొందరు సంస్థానాధిపతులు ఇండియన్ యూనియన్ లో చేరకుండా శాశ్వతంగా తమ నిరంకుశ పాలనను సాగించుకుందామని ఆశిస్తున్నారు. ఇందువల్ల ప్రజా స్వతంత్రానికి, భారత ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది.

"రాజ్యాంగసభకు సంస్థాన ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో రాయబార కమిటీలు తయారుచేసిన పద్ధతి (సగంమందిని నియమించి... మైన వోటింగుగల సంస్థాన శాసనసభలు ఎన్నుకోవాలి, మిగత సగంమందిని సంస్థానాధిపతులే నియమించాలి అనేది) ప్రజాతంత్ర పద్ధతి అని చెప్పడానికి వీలులేదు. రాజ్యాంగసభలోనికి సంస్థాన ప్రజా ప్రతినిధులనే తీసుకోవాలి. రాజ్యాంగసభ భారత ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఉండాలి."

షేక్ అబ్దుల్లాను విడవాలి

తర్వాత షేక్ అబ్దుల్లాను విడుదల చేయాలని ఒక తీర్మానం చేశారు.

పంజాబ్ కల్లోల ప్రాంతాల చట్టం-వైస్రాయి ఆర్డినెన్సు

మిలిటరీకి, మాజిస్ట్రేట్లకు, పోలీసులకు అసాధారణ అధికారాలు

లాహోరు, మార్చి 19

పంజాబు గవర్నర్ ఒక అవసరచట్టాన్ని ప్రకటించారు: "పంజాబు కల్లోల ప్రాంతాల చట్టం 1947" అని దీని పేరు. ఈచట్టాన్ని ఆమోదిస్తూ వైస్రాయి ఒక ఆర్డినెన్సును ప్రయోగించారు.

పంజాబు కల్లోల ప్రాంతాలచట్టంప్రకారం ఏ ప్రాంతాన్నిగాని, "కల్లోల ప్రాంతం" అని ప్రకటించుటకు ప్రభుత్వానికి హక్కుంటుంది. ఇలా ప్రకటించిన ఆప్రాంతంలో ఖూనీ, ఎత్తుకుపోవడం, స్త్రీలను ఎత్తుకుపోవడం మొదలైన నేరాలకు మరణశిక్ష విధిస్తారు.

అలా ఈచట్టం అమలు జరిగేప్రాంతాలలో ఏ ప్రభుత్వ ఉత్తర్వునుగాని ధిక్కరించి పనిచేసేవారిని మాజిస్ట్రేటులు, సబ్ ఇన్స్పెక్టర్ హోదాకన్న తక్కువ హోదాకల పోలీసు ఆఫీసర్లు కూడ కాల్చివేయవచ్చును.

ఈ చట్టాన్ని రావల్పిండి డివిజన్ లోని అన్ని జిల్లాల్లోను, ముల్తాన్ జిల్లాలోను, లాహోరు పట్టణంలోను, అమృతసర్, షైల్ కోట, జలందర్, లూధియానా, హోషియార్ పూర్ మునిసిపాలిటీలలోను అమలు జరిపారు.

వైస్రాయి ఆర్డినెన్సు ప్రకారం మిలిటరీ ఆఫీసర్లు, వారంటు ఆఫీసర్లు, నాన్ కమిషన్ ఆఫీసర్లుకూడ మాజిస్ట్రేట్లకు, పోలీసు ఆఫీసర్లకున్న అధికారాలను చలాయించుతారు. ఎవరినైనా వీరు వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చును. ఎవరినైనా, ఎవరి ఇండ్లనైనా శోధా చేయవచ్చును.

కొట్లాటల పరిస్థితి

గతరాత్రి షాగరా బజారులో (లాహోరు) ఒకచోట ఇంటికి నిప్పంటించడం జరిగింది. ఒకచోట ఒక రైల్వేకార్మికుని శవందొరికింది. విచారణ సాగుతున్నది.

ఫిరోజ్ పుర ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉన్నది. వదంతులు చాల వ్యాపించుతున్నవి. బ్రిటిష్ మిలిటరీ అక్కడికి వెళ్ళినది. గురుగోవన్ లో వదంతుల మూలంగానే అంగళ్ళన్నీ మూసివేశారు.

ముల్తాన్ లో ఒక అంగడి తగులబడింది. మంగామరీలో కర్ఫ్యూ అమలు జరిపారు 8 మంది రౌడీలను అరెస్టుచేశారు. మిలిటరీ గస్తీతిరుగుతున్నది.

మిగతా ప్రాంతాలలో కొట్లాటలు తగ్గిపోయాయి.

అటక్ జిల్లా గ్రామప్రాంతంలో చాల ధననష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నవి. అధ్యాల్ అనేచోటమాత్రమే 1600 కాందిశీకులు చేరారు. కాంబెల్పూరులో 2500; దాసాలో 500; జాండ్ లో 1500; పిండిగెబ్ లో 1000; ఫతేగంజ్ లో 1200 ఇలా కాందిశీకులు గుమిగూడుతున్నారు. వీరు కాక పంజాసాహిబ్ లో 6000 మందిఉన్నారు. ఇంకా ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రమాదపరిస్థితులున్నవి.

పరిస్థితి బాగుపడుతున్నది

సర్దార్ అబ్దుర్ రబ్ నిస్తార్ మూడు రోజులు కొట్లాటలు జరిగిన ప్రాంతాలలో సంచారంచేసి ఈరోజు ఢిల్లీకివెళ్ళిపోయాడు. ఆయన విలేఖరులతో ఇలా అన్నారు:

"పంజాబు పరిస్థితి బాగుపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడున్న ప్రతిబంధకాలు కూడ త్వరలో తొలగిపోగలవని ఆశిస్తున్నాను. లీగువర్కర్లు మత సామరస్య స్థాపనకు తీవ్రంగా పనిచేస్తున్నారు."

శాంతిదళంలో చేరమని తారాసింగుకు మాందాత్ విజ్ఞప్తి

మాస్టర్ తారాసింగును శాంతికమిటీలో చేరమని పంజాబు లీగు అధ్యక్షుడు మందాత్ ఖాన్ ఇలా ప్రకటించాడు:

"మాస్టర్ తారాసింగు తనకు నేను ఆహ్వానం పంపలేదని ప్రకటించడం చూచాను. నేను ఆయన సహకారానికిచాల ప్రయత్నించాను. ఈ విషయంలో ఇఫ్తికారుద్దీన్, దౌలతానాలు ఒక ప్రకటనచేశారు.

"ఏమైనప్పటికి స్నేహసహకారాలకు సిద్ధపడేవారందరికి నేడు స్వాగత మివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిజమైన శాంతి కమిటీ స్థాపనకు సాయపడమని తారాసింగును ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రంలోని శాంతిస్థాపనే నేడు మనందరి తక్షణకర్తవ్యం."

ఫ్రాన్సులో మంత్రివర్గ ప్రతిష్టంభన పరిస్థితి

ఇండోచైనాపై దురాక్రమణ విధానాన్ని కమ్యూనిస్టుపార్టీ వ్యతిరేకించింది

పారిస్, మార్చి 18

గతరాత్రి ఫ్రెంచి అసెంబ్లీలో ఇండోచైనాపై చర్చసాగింది. "ఇండోచైనాలో ప్రధానరాజకీయ నాయకుడు డాక్టరు హో-చి-మిన్ అని ఖచ్చితంగా తెలుస్తుంది అలాంటప్పుడు ఆతనితోకాక, మరెవ్వరితో సంప్రతింపులు నడుపుతారు" అని కమ్యూనిస్టుప్రతినిధి పీర్ కాట్ విమర్శించాడు. అసెంబ్లీ కమ్యూనిస్టుపార్టీ నాయకుడయిన జాక్స్ డుక్లాస్ (కమ్యూనిస్టుపార్టీ సంయుక్త కార్యదర్శి) ఇండోచైనాపట్ల ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించాడు.

ప్రధాని బెదరింపు

తరువాత ఈవిధానంపట్ల విశ్వాస తీర్మానాన్ని వోటుకుపెట్టారు. వోటుకు పెట్టేముందు ఫ్రెంచి ప్రధాని రెమాడియర్, కమ్యూనిస్టు సభ్యులవైపు తిరిగి ఇలా బెదరించాడు:

" ఇండోచైనాకు స్వాతంత్ర్యం ఇవ్వడమే మా విధానం. దానిని మీరు ఆమోదించదిమో, నిరాకరించదమో తేలాలి. మీరు వోటింగులో పాల్గొనకపోవడం అంటే నిరాకరించడం అన్నమాటే. అప్పుడు మేము ఈ విధానాన్ని విరమించుకోవలసి వస్తుంది."

అసెంబ్లీలో ప్రధానపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీ, ప్రభుత్వ విధానంపట్ల ఖండన సూచకంగా, వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన పార్టీలవారంతా కలిసి 421 మంది (అసెంబ్లీసభ్యులు మొత్తం 618) ప్రభుత్వ విధానాన్ని బలపరుస్తూ వోటుచేశారు.

కమ్యూనిస్టుపార్టీ అసెంబ్లీలో ప్రప్రధాన పార్టీయేకాకుండా,మంత్రివర్గంలోఉన్న ముఖ్య పార్టీల్లో ఒకటి. ఈ పార్టీ ప్రభుత్వ విధానంపట్ల నిరసన సూచకంగా వోటింగులో పాల్గొనకపోవడంవల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించడానికి రెమాడియర్ ఈపూట మంత్రివర్గ అంతరంగిక కమిటీ సమావేశాన్ని జరిపాడు. ఈకమిటీ సభ్యులయిన ఆరుగురు ముఖ్య మంత్రుల్లో కమ్యూనిస్టులు కూడా వున్నారు.

సాధారణంగా అసెంబ్లీలో ప్రప్రధాన పార్టీగా ఉంటూ, మంత్రివర్గంలో కూడా పాల్గొంటున్న పక్షం ప్రభుత్వంపట్ల విశ్వాస ప్రకటనలో పాల్గొనకపోతే, ఆ మంత్రివర్గం రాజీనామా ఇవ్వవలసి ఉంటుంది. కాని, సామ్రాజ్యవాదాన్ని పట్టుకొని ప్రాకులాడుతూన్న సోషలిస్టు, కాథలిక్కు, రాడికల్ పార్టీనాయకులు, కమ్యూనిస్టులు అవిశ్వాసాన్ని ప్రకటించినావరే తమ ప్రభుత్వాన్ని కొనసాగించాలని అనుకొంటున్నట్లుంది.

"మంత్రివర్గ ప్రతిష్టంభన అప్పుడే ఏమీ ఏర్పడలేదు"ని నేటి మంత్రివర్గ కమిటీలో పాల్గొన్నవారొకరు తెలిపారు.

కాని, ఇండోచైనాపై యుద్ధానికి కావలసిన దబ్బుకోసం అసెంబ్లీలో రేపు ప్రభుత్వం తీర్మానం పెడుతుంది. అప్పుడయినా ప్రతిష్టంభన తప్పదని చాలమంది అనుకొంటున్నారు.

రాడికల్ పార్టీలో అతివాదవర్గమూ, సోషలిస్టుపార్టీ నాయకవర్గంలో కొంతభాగమూ కూడా ఇండొనీషియాపట్ల ప్రభుత్వ విధానాన్ని ఆక్షేపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితిలో అవసరమైతే తక్షణం బయలుదేరి రావాలంటూ మాస్కోలో వున్న బిదాల్ కు కాథలిక్కుపార్టీ నాయకులు ప్రత్యేక విమానాన్ని పంపారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ఏలూరు జ్యూట్ కార్మికుల సమ్మె

జ్యూట్ యజమాన్ల అధికలాభాపేక్షకు 4500 మంది ఆహుతి

15 రోజులనుండీ సమ్మె సాగుతున్నా అధికారుల తాటస్థ్యం

(మా విలేఖరి)

ఏలూరు, మార్చి 18

భారతదేశపు పరిశ్రమలలో ఒక్క జ్యూట్ పరిశ్రమకే యుద్ధకాలంలో అధికంగా లాభాలు వచ్చినవి. 1943 నాటి లాభాలను 1939 తో పోల్చిచూస్తే సుమారు 9½ రెట్లు అధికంగా కలిపినవి. ప్రస్తుతం రోజుకు రు 4000 లు ఏకలాదాయం మిల్లు యజమానులు పొందుచున్నారు.

జీవితావసర వస్తువుల రవాణాకు, ఎలవ ల్కు ముఖ్యంగా వుపకరించే గోనె సంచులను తయారుచేసి యిచ్చే కార్మికులకు కూలి, వేతనాలు బహు స్వల్పం. కేంద్రప్రభుత్వం వారిచే నియమించబడిన గ్రేడ్ కమిషన్ వారి సలహాప్రకారం, వేతనాల విధానమునందు ...

మూసాలు తిండిలేకుండా మాడ్చి, తుపాకి గుండ్లకు బైళ్ళకు ఆహుతియైన తరువాత ప్రభుత్వం కదలటం పరిపాటైనది. ఈవినాశకర వంధామంది తన దృష్టిని మరల్చి ప్రభుత్వం వెంటనే సమ్మెను పరిష్కరించాలి. యుద్ధం పూర్వంకంటే 9½ రెట్లు లాభాలు సంపాదించిన మిల్లుయజమానులు అర్థిపెన్ను, 144 సెక్షన్ల రక్షణ తీసుకొని కార్మికుల కోర్కెలను లెక్కచేయకుండా కూర్చున్నారు.

900 మంది కార్మికులపై ఆధారపడిన సుమారు 4500 మంది మాడిపోతున్నారు యజమానులు సంప్రదింపులకు రాకుండా, మాడ్చి దెబ్బకొట్టాలనే ఎత్తుగడ వేస్తున్నారు. స్థానిక అధికారులు అచంబలో యజమానుల ...

కార్మికులు కూలిని వద్దపోతున్నారు గనుక, సమ్మెను విరమించి పనులలోకి వెళ్ళమని యూనియన్ పై వత్తిడిచేస్తున్నారు. కార్మికులు పట్టుదలతో సమ్మెను కొనసాగిస్తున్నారు.

పొగాకు కార్మికుల కోర్కెలకంగీకారం

"నేషనల్ టొబాకో కంపెనీ"లో సమ్మె విరమణ

చిలకలూరిపేట, మార్చి 16

చిలకలూరిపేట ఐ.యల్.టి.డి. కంపెనీలో కంటే నేషనల్ టొబాకో కంపెనీలో ప్రతి ఒక్కరికి రోజుకు 0.1.0 చొప్పున తగ్గించి ఇస్తున్నారు. మిగతా కంపెనీలలో లాగానే తమకుకూడా వేతనాలు కావాలని 1000 మంది కార్మికులు 2 రోజులు సమ్మె చేశారు.

కొద్దిమంది పుగాకు వ్యాపారస్థులు యీ కంపెనీలో కూలీ పెంచితే, తాముకూడా పెంచవలసి వస్తుందిగాన పెంచకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. కాని కార్మికుల ఐక్యతముందు ఆ ఎత్తు పటాపంచలయింది. కంపెనీ మానేజరు కార్మికుల కోరికను ఒప్పుకున్నందున యీ దినం కార్మికులు పనిలో ...

కార్మికుల వేతనాలు: స్త్రీలకు కలిపిన వేతనం 0-15-0; చేబర్ పుమన్ 1-0-0; మగవారికి 1-1-0; బాలబాలికలకు 0-9-0 ఇస్తారు.

ఏలూరులో మళ్లీ పౌరహక్కులభక్షణ

నిర్బంధఉత్తరువు ఒక నెలవరకు పొడిగింపు

ఏలూరు, మార్చి 18

ఈ నెల 16 వ తేదీతో అంతమైన (1861 నం॥ 5 వ చట్టంలో 30 (2) సెక్షన్ ప్రకారం) నిర్బంధపు ఉత్తరువును తిరిగి ఒక నెలవరకు పొడిగిస్తూ, సమావేశాలను ఊరేగింపులను నిషేధించారు. ఏలూరు ప్రజల సభా సమావేశాల స్వాతంత్ర్యాలను ప్రభుత్వం 3 నెలల నుంచీ హరిస్తోంది. దీనితో 4 వ నెల ప్రారంభమైంది.

రైల్వే కార్మికుల విజయం

రాజమండ్రి అధికార్లకు శృంగభంగం

కోర్కెలంగీకరించిన తరువాత సమ్మె విరమణ

రాజమండ్రి, మార్చి 17

రాజమండ్రి రైల్వే పి. డబ్ల్యు. ఇనస్పెక్టరు రాజగోపాల్ కార్మికులను చాల వేధిస్తున్నారు. పనివారు బహిర్భూమికి వెళ్ళినా, హాస్పటల్ కు వెళ్ళినా మధ్యాహ్నం 12 గంటలవరకు ...

... గ్యాంగులు రైలుగట్టుమీద లేకపోయినా, పిటీషన్ యిచ్చినా నాగాలు వేస్తున్నారు. ఇటువంటి హింసలు లెక్కలేకుండా వున్నాయి.

నాలుగు నెలల్రితం యూనియన్ ప్రతినిధులు పై విషయాలను అప్పుడున్న డిస్ట్రిక్టు ఇంజనీరుకు తెలియపర్చటం అతడు వీటిని సర్దుబాటుచెయ్యటానికి అంగీకరించడం జరిగింది. కాని అటుతర్వాత ఇతని దుండగాలు అణగటానికి బదులు రోజు రోజుకు హెచ్చుసాగాయి.

యూనియన్ పైవిషయాలనుగురించి పెటిషన్ల ద్వారా, తీర్మానాలద్వారా పై అధికారులకు తెలియపర్చింది. కాని లాభం లేకపోయింది. తుదకు యూనియన్, డిస్ట్రిక్టు ఇంజనీరు దగ్గరకు ఇంజనీరింగు కార్మికుల డెప్యుటేషన్ నొకదానిని తీసుకువెళ్ళటానికి నిర్ణయించింది.

దాని ప్రకారం 18-3-47 వ మధ్యాహ్నం 12 గంటలకు బ్రాంచి కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు నాయకత్వాన, ఇంజనీరింగు పనివారలు డిస్ట్రిక్టు ఇంజనీరును కలుసుకొని తమ కష్టాలు వ్రాసివున్న మెమొరాండాన్ని యివ్వబోవగా, దానిని అయన పుచ్చుకోకపోవడమేగాకుండా, బ్రాంచికార్యదర్శిని అవమానించి, తనఅధికారధోరణిలో కార్మికులతో బెదిరించబోయాడు. ...

... డిస్ట్రిక్టు ఇన్ స్పెక్టరు, డిస్ట్రిక్టు ఇంజనీరువద్దకు తమ తప్పిదానికి క్షమాపణగోరుతూ, ఇంజనీరింగు కార్మికుల కష్టాలపై వున్న మెమొరాండంపై ఆదివారం చర్చించటానికి అంగీకరించారు. సమ్మె జయప్రదంగా ...

గ్రైన్ షాప్ మానేజరు దుర్మార్గాలకు పి. డబ్ల్యు. ఇన్ స్పెక్టర్ల తోడ్పాటు

నేరాలు కప్పుకోడానికి కార్మికులపై జబర్దస్తీ

పాకాల, మార్చి 17

యం. యస్. యం. రైల్వే యూనియన్ పాకాల బ్రాంచి కార్యదర్శి ఇ. యస్. యం. మునిరత్నంగారు క్రిందిప్రకటన చేస్తున్నారు:

రేణిగుంట రైల్వే గ్రైయిన్ షాపు మేనేజరు వరదరాజన్, అమాయకులైన కార్మికుల రేషన్ కార్డుల్లోవున్నవస్తువులు కాజేస్తున్నారు. (ఈ నెల 6వ తేదీన ప్రజాశక్తి ప్రకటించింది.) తనమీది కేసును రద్దు చేయించుకొనేదానికి తడుసన యీకింది మోసాలకు దిగాడు.

ఇదే విధంగా లోకో షెడ్ లో శ్రీరాములు అనే అమాయకుడైనపిట్టరును మోసం చేసి,అతనిచేత "మేనేజరు చాల మంచివాడు" అనే నాలుగు పేజీల అఫిడవిట్ మీద సంతకం చేయించి డిప్యూటీ జనరల్ మేనేజరుకు పంపించాడు. శ్రీరాములు రేణిగుంట యూనియన్ బ్రాంచి కార్యదర్శి అని అబద్ధం వ్రాయించాడు. నిజానికి రేణిగుంటలోవున్న శ్రీ రాములు యూనియన్ లో సామాన్య సభ్యుడుమాత్రమే. బ్రాంచియూనియన్ అనేది రేణిగుంటకు లేనేలేదు.

హుబ్లీ రైల్వే కార్మికుల సమ్మె

గ్రైన్ షాపు అక్రమాలకు అసమ్మతి

హుబ్లీ, మార్చి 18

రైల్వే గ్రైన్ షాపులో వస్తువులు ... యివ్వకపోవడంవల్ల, యీ 15 వ తేదీ 4 వేలమంది కార్మికులు రెండుగంటలపాటు పని మానివేశారు.

ఈ విషయమై యూనియన్ అనేకసార్లు అధికార్లకు తెలియజేసింది. కాని వారుచెవిని పెట్టలేదు. సమ్మెజరిగిన తరవాత, అధికార్లు గ్రైన్ షాపులోని అవకతవకలను సరిదిద్దడానికి పూనుకున్నారు.

బోనసుకై ఆందోళనచేయాలి

మున్సిపల్ కార్మికులకు హెచ్చరిక

రాజమండ్రి మార్చి 14

ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ అండ్ లోకల్ బోర్డు వర్కర్సు అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయకార్యదర్శి ముత్యాల చిన ...

గుంటూరు కాలేజీలో డిటెన్షన్

విద్యార్థుల నిరాహారదీక్ష

గుంటూరు, మార్చి 19

గుంటూరు ఏ. సి. కాలేజీ ప్రిన్సిపాల్ కార్తర్సు వైఖరి విద్యార్థుల సమ్మె చేశారని కక్షతో దాదాపు 80 మంది విద్యార్థులను పార్టులలోనూ, 10 మందిని పూర్తిగాను డిటైన్ చేశారు. వీరిలో బాగా మార్కులు వచ్చినవారు కూడా వున్నా శ్రీ జి ఎ. శాస్త్రి అను బి. ఎ తరగతి విద్యార్థికి మార్కులు బాగా వచ్చినను ప్రవర్తన సరిలేదనే సాకుతో డిటెయిన్ చేశారు. ఇదేవిధంగా ఇంటరు తరగతి విద్యార్థులలో చాలామందిని డిటైన్ చేశారు.

ఈ అన్యాయానికి నిరసన తెలుపుతూ శ్రీ జి ఎ. శాస్త్రి, లింగారెడ్డిగార్లు 17 వ తేదీ సాయంకాలంనుండి ఎ. సి. కాలేజీ గేట్లముందు నిరాహారదీక్షను ప్రారంభించారు.

విద్యార్థులలోను, ప్రజలలోను చాలా అసంతృప్తి పెరుగుతూంది.

విద్యార్థుల జీతాల పెంపుదల

రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి ప్రకటన

బెజవాడ, మార్చి 18

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. మధుసూధనరావు యిలా ప్రకటనచేస్తున్నారు

ఈ సంవత్సరం జూన్ నెలనుండి కళాశాలలో ఇంటరు, బి. ఏ. తరగతుల విద్యార్థులకు సంవత్సరానికి 30 రూపాయలు అదనంగా హెచ్చించినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ప్రకటించారు. ...

సెనేట్ మీటింగు విద్యార్థుల ప్రదర్శనాలు

వాల్తేరు, మార్చి 14

ఈదినం ఆంధ్రవిశ్వవిద్యాలయం సెనేటు మీటింగు జరుగుతూ ఉంటే విద్యార్థులు మీటింగుముందు "డిటెన్షన్ విధానం రద్దు కావాలి" "ఐందరు, గుంటూరు విద్యార్థులను పరీక్షకు పంపాలి", "పిండికోటు తొర్యం తగ్గించు కోవాలి", "కాశ శివరామకృష్ణా రావును తొలగించాలి" అనే నినాదాలతో ప్రదర్శనం జరిపారు. విద్యార్థి సంఘం ప్రదర్శనాన్ని జరపటానికి కృషిచేసింది.

అమలాపురం తాలూకా ద్వితీయ యువజన మహాసభ

గున్నేపల్లిలో మార్చి 28 తేదీన జరుగుతుంది.

అధ్యక్షులు: శ్రీ అల్లూ విశ్వనాధరాజుగారు

ప్రారంభకులు: శ్రీ మేకాపట్టాభిరామయ్యగారు

మాజీ సైనికుల పట్ల అనాదరణ

గుడివాడ, నూజివీడు తా॥ సభల్లో ఖండన

బెజవాడలో రిజర్వు పోలీసుల బెదరింపు

బెజవాడ, మార్చి 18

అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆదేశానుసారం ఆంధ్ర సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు కలిసి కోర్కెల దినోత్సవం జరపడానికి నిశ్చయించుకున్నారు

బెజవాడలో 144 సెక్షను వుండుటవల్ల జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ వి. నరసింహారావుగారి అధ్యక్షతనుజరిగింది.

కార్మికుల కలిసి కోర్కెల ప్రణాళికను అంగీకరిస్తూ తీర్మానం ఆమోదింపబడింది. ఇదిమొదలు పోలీసులకు కన్నెర్రయింది. సమావేశం అయిన గంటకు సర్కిల్ ఇన్ స్పెక్టరు తన రిజర్వు పోలీసులతో హాజరై ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను బెదరించాడు. యూనియన్ నాయకుల పేర్లను చెప్పమని నిర్బంధించాడు. అసలే పౌరసత్వ హక్కులను లేకుండా 144 సెక్షన్లు ప్రయోగించడమేగాక చట్టసమ్మతంగా పనిచేస్తున్న కార్మిక సంఘాల పైనబడిన కార్యక్రమం కూడా జరుగకుండా చేస్తున్నారు. ఇట్టి చర్యలను వెంటనే ఆపుచేయించ వలసినదిగా ప్రభుత్వాన్ని ఆంధ్ర సిమెంటు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కోరుతున్నారు.

గుడివాడ, మార్చి 17

గుడివాడ తాలూకా మాజీసైనిక మహాసభ 16-3-47 వ తేదీని గుడివాడ హైస్కూలులో జరిగింది. కెప్టెన్ కె. యస్. శాస్త్రిగారు యం. బి. బి యస్. అధ్యక్షత వహించారు.

తాలూకాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన పలువురు మాజీసైనికులు ఉత్సాహంతో మహాసభలో పాల్గొన్నారు.

అధ్యక్షులు శాస్త్రిగారు మాట్లాడుతూ ఈనాడు నిరుద్యోగులుగానున్న మాజీసైనికులు భారతదేశం ఫేసిస్టు అపాయవాత పడకుండా కాపాడేందుకు అపారమైన త్యాగం చేశారనీ, అట్టి త్యాగులను: దేశసేవకులను జాతీయ ప్రభుత్వాలు అనాదరణతో చూడడం శోచనీయమనీ, భారతదేశాన్ని సామ్రాజ్య దోపిడినుండి మహావేశాపరులమంది కాపాడి సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించడానికి మాజీ సైనికులు ఎప్పుడూ సిద్ధంగా వుండాలని హెచ్చరించారు.

తరువాత ప్రతినిధులు ప్రవేశపెట్టిన ముఖ్య తీర్మానాలు యేకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిర్బంధంలో వుంచిన ఐ. యన్. ఏ: ఆర్. ఐ. యన్. మొదలగు సైనికులను వెంటనే విడుదల చేయాలని జాతీయ ప్రభుత్వంవారిని కోరుచున్నాము.

జపాను సైనికులను యెదుర్కొనిపోరాడి విజయము సాధించిన మాజీ సైనికులకు జాతీయ ప్రభుత్వం వెంటనే వృత్తులు కల్పించాలనీ, బంజరు భూములు యిచ్చి సాగుకు కావలసిన పేటిపనరులు యేర్పరచాలనీ, ఇండ్లులేనివారికి ఇండ్లపసతులు యేర్పాటు చేయాలని ప్రభుత్వమును కోరుతూ తీర్మానించారు.

మరొక తీర్మానంలో మాజీసైనికులు తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చుకొనేందుకు పోరాటానికి సిద్ధపడాలనీ, అందుకు గాను ప్రజాబాహుళ్యం తమను బలపరచాలనీ విజ్ఞప్తిచేశారు.

మాజీసైనికుల జయజయధ్వానాలతో సభ ముగిసింది.

టీచర్ల ఉద్యోగాలకు కాంగ్రెసువాదుల సిఫారసులు

బెజవాడ, మార్చి 16

కృష్ణా జిల్లాబోర్డులో 1936 సంవత్సరం మండి ఉపాధ్యాయ వుద్యోగములు పురుషులకు యివ్వక స్త్రీలకు మాత్రమే యిస్తున్నారు. ...

నూజివీడు మాజీసైనిక ప్రముఖుల ప్రసంగాలు

నూజివీడు, మార్చి 17

నర్సాపురం తాలూకా రైతు ప్రతినిధుల సభ

మార్చి 26 న పాలకొల్లులో

పై సభ రైతుసంఘ ఆఫీసులో ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ప్రతినిధులంతా రా

ఖుడమేటి ముంపుపై ఇరిగేషన్ బోర్డు తీర్మానం

బెజవాడ, మార్చి 19

జనవరి 16 వ తేదీన జరిగిన కృష్ణాజిల్లా యిరిగేషన్ ఎడ్వయిజరీబోర్డు మీటింగులో బుడమేటి ముంపునివారణను గూర్చి రైతుసంఘ ప్రతినిధి రామినేని విచ్చయ్యగారు ప్రవేశపెట్టినతీర్మానంపై చర్చఅసంపూర్తిగా ముగిసింది. తిరిగి నేడు జరిగిన సమావేశంలో పైతీర్మానంపై చర్చ కొనసాగింది. బుడమేటి స్కీముకు సంబంధించిన గుంటూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ యింజనీరుగారు కూడ చర్చలలో పాల్గొన్నారు.

బుడమేటి ప్రాజెక్టును గూర్చి లోగడ తయారుచేయబడిన చంద్రగూడెం, వెల్లటూరు, నందిగం స్కీములు వివరాలతో తెలియజేసి, ఈ స్కీములలో ఎక్కువభూమి సాగయ్యే స్కీము వెంటనే అచరణలోకి తెమ్మని రైతుసంఘ ప్రతినిధి కోరారు. చంద్రగూడెం స్కీముకు తప్పుగా వేయబడిందనీ, ఆ స్కీములో ఉదహరింపబడినంతభూమి సాగులోకిరావడం అసంభవమనీ ప్రభుత్వపర్యులు వివరించారు. చర్చల అనంతరం బుడమేటిముంపు నివారణను గూర్చి క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా అంగీకరించారు.

ఎక్కువభూమిని సాగులోకితేగల బుడమేటి రిజర్వాయరు నిర్మాణం ఈ సంవత్సరమే పూనుకుని సాగించాలనీ, ఈ విషయంలో పెట్టుబడికి తగిన ఆదాయంవస్తుందా, రాదా అని చూడగూడదనీ, ఈ రిజర్వాయరు నిర్మాణంతో పాటు, ఉప్పుటేరుముంపులు లేకుండాచేసి, తగినంత వెడల్పు పెంచాలనీ తీర్మానించారు.

సభకు ప్రభుత్వ వెంకటనారాయణగారు అధ్యక్షత వహించారు.

సముద్రపు గండి పూడ్చాలి

అమలాపురం, మార్చి 16

గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన తుఫానువల్ల అమలాపురం తాలూకా సిమ్మకాయల కొత్తపల్లి గ్రామం దగ్గర సముద్రపు గండి ఏర్పడింది. ఈ గండిని పూడ్పించి పంటలను కాపాడాలని మంత్రిగారికి తెలియజేస్తూ, తాలూకా రైతుసంఘం ఆందోళన చేస్తూనేవుంది. మొన్నను జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండుసార్లు యీ గండిని పూడ్చడానికి పల్లికువర్క్సు డిపార్టుమెంటువారు ...

... ఉపయోగం లేకుండా పోయాయి. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి సముద్రపు గండిని పూడ్చి, ఫ్లడ్ బాంకు నిర్మాణం పూర్తి చేసి యీ నష్టాన్నుంచి రైతులను కాపాడాలి. కుంచనపల్లి అండర్ టన్నల్ సముద్రపు పోటుకు మూసివేయాలి. చెడిపోయిన వట్టర్ల నన్నింటినీ వెంటనే బాగుచేయించాలి. లేకపోతే మే నెలలో వచ్చేటి కైతుపోటుకు భూములన్నీ పనికిరాకుండా పోతాయని అమలాపురం తాలూకా రైతుసంఘ సహాయ కార్యదర్శి కె. వీరాస్వామినాయుడుగారు వ్రాస్తున్నారు.

బంజర్లు సాగుచేసిన వారికే పట్టాలివ్వాలి

నర్సాపురం, మార్చి 18

నర్సాపురం తాలూకా ... గ్రామంలో సుమారు 600 ఎకరాల ... (పుప్పుమాలు) గత అయిదు సంవత్సరాల మంది పదరు గ్రామ కూలీలు, ... సుమారు 800 కుటుంబాలు ... స్కీముక్రింద సాగుచేస్తున్నారు. ... రెండు సంవత్సరాలు ఏకసాలు ... బడ్డాయి. ఈ కాలంలో ఏకసాలు ... అవకాశంగా తీసుకొని గ్రామ కరణం ... అన్యాయాలు చేయుట, లంచాలు ... కుంఠమార్పులు చేయుట జరిగింది ... ద్వారా అధికోత్పత్తి దెబ్బతింది.

పై విషయాలు స్థానిక రైతు ... ద్వారాను, మహజర్లద్వారాను పై ... తెలియపర్చ కలిసం మూడుసంవత్సరాలకు ... కైనా పట్టాలు యివ్వాలని చేసిన ... ఫలితంగా మూడుసంవత్సరాలకు యివ్వబడ్డాయి. ఈ కాలపరిమితి 1947 జూన్ తో పూర్తి అవుతుంది.

అప్పుడే గ్రామాధికారులు యీ ... గూర్చి వదంతులు వ్యాపింపచేస్తున్నారు.

కాని 5 సంవత్సరాలనుండి ... భూములను, తమయొక్క రక్తమాంసాలు వెచ్చించి సాగులోకి తీసుకొని వస్తున్న ... ఈ అయిదు సంవత్సరముల కష్టఫలితం అనుభవించుటకు వ్వలాభపరులు ... వున్నారు వీరికి స్థానిక ఆఫీసర్లమద్దత్తుదొరుకుట చాలా తేలికకూడా.

అందుచేత స్థానికవుద్యోగుల ఆధారపడక, గత 5 ఏళ్ళనుండి ఏ పేదలు తమ చెమటనోర్చి సలవంతమైన భూమిని తయారు చేస్తున్నారో వారికే, యీ భూములను శాశ్వతపట్టాలుగా యివ్వడం ... కాంగ్రెసు ప్రభుత్వంవారు ... న్యాయంతంగా జేయాలని ... తాలూకా రైతుసంఘ కార్యకర్త ... ముద్దురావుగారు వ్రాస్తున్నారు.

పేదలపై పెనాల్టీలు రద్దుచేయాలి

వీరులపాడు, మార్చి 18

వీరులపాడులో హరిజనులు దాదాపు 2 సంవత్సరములనుండి సుమారు 7 యకరముల పోరంబోకును కష్టపడి సాగుచేసి ... ధాన్యాలు పండిస్తున్నారు. దీనికి రైతుల అభ్యంతరము కూడాలేదు. కాని దాదాపు మొదటినుంచీ ఈ భూమిపై పెనాల్టీలు విధించుతూ వస్తున్నారు. కాని ఈ సంవత్సరం ...

2 నెల క్రిందట తహసీల్దారు యీ గ్రామమునకు వచ్చినప్పుడు కూలీలు డెప్యుటేషన్ వెళ్ళి ఈ స్థలములను మంజూరుచేయమని కోరారు. తహసీల్దారుకూడ యిది న్యాయమైన కోర్కె యని అంగీకరించారు. తప్పక మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. కాని తిరిగి రెట్టింపు పెనాల్టీలు విధించబడ్డాయి. జిల్లా కలెక్టరుగారు కలుగజేసికొని పై పెనాల్టీలను రద్దుచేయాలి. ఈ పెనాల్టీలకు కారకులైన లంచగొండి ఉద్యోగులను శిక్షించాలి.

బెజవాడ సరస్వతీటాకీస్ లో

15-3-47 నుండి 21-3-47 వరకు మాత్రమే

ప్రత్యేక మేటనీ ఆటలు:

21 వ తేదీ ఉ॥ 10 గం. సా॥ 4 గం.

అఖిలభారత ప్రజా నాట్యమండలివారి

ధర్తీ కే-లాల్ (భూదేవి బిడ్డలు)

డైరెక్టరు: కె. అబ్బాస్

సోవియట్ యువకుల ఆటల పోటీలు రీల్ గూడా చూపబడును.

చల్లపల్లి లంకల తగాదాలో జమీందారుకు రివెన్యూమంత్రి సమర్థన

అసెంబ్లీలో కామ్రేడ్ పిల్లలమర్రి ప్రశ్నలు

మద్రాసు, మార్చి 18

నేడు మద్రాసు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు చల్లపల్లి ఎస్టేటులో రైతులను భూములనుండి తొలగించడాన్ని గురించి ప్రశ్నించారు. ఆ విధంగా తొలగించడానికై పాల్పడుతున్న రౌడీలను, గూండాలను ఉపయోగిస్తున్నమాట నిజమేనా అని అడిగారు. ఆ విషయంలో రైతులు వ్రాసిన పిటీషన్లను సభవారిముందు చదివి, వాటిపై ప్రభుత్వం ఏమి చేయదలచిందో చెప్ప కోరారు.

రివెన్యూమంత్రి సమాధానం

"చల్లపల్లి జమీందారు రైతులనుభూములనుండి వెళ్లగొడుతున్నట్లు పిటీషన్లు వచ్చినమీదట రివెన్యూబోర్డును వివరాలు అడిగాము. రైతులు భూములనుండి తొలగించబడుతున్నారా చూడమని రివెన్యూబోర్డుద్వారా కలెక్టరుకు తెలియపరచాము. ఆ విషయమై కలెక్టరు రివెన్యూబోర్డుకు రిపోర్టు పంపించారు. పోతార్లంక, గాజులంకలల్లోని స్వంతభూములను ప్రతిఏటా జమీందారు పాటకు పెడతారు. ఇదివరకా భూములు చేసినవారు భూమిపై హక్కు తమది అంటున్నారనీ, జమీందారు వారిని వెళ్లవేసి కొత్తవారికివ్వడమో, అమ్మివేయడమో జరిపాడని రిపోర్టు పంపారు. 1946 వ సంవత్సరపు రైతుల, కౌలుదార్ల రక్షణచట్టం, అక్టోబరు 8న అమలులోకి వచ్చిందనీ, సెప్టెంబరు చివరకే అమ్మివేయడం, మార్పిడం జరిగిపోయాయి. జమీందారు గూండాలను ఉపయోగించినమాట వట్టి [illegible] రిపోర్టు.

[illegible] వచ్చిన పిటీషన్లు [illegible] సభికులముందు పెట్టడం అనవసరం."

పిల్లలమర్రి: అక్కడ 144 సెక్షను ప్రయోగించటం వల్ల 600 ఎకరాలభూమి సాగు కాకుండా వుండిపోయినమాట నిజమేనా?

సమాధానం: నాకు వివరాలు తెలియవు.

పిల్లలమర్రి: కౌలుదార్ల రక్షణచట్టం రాక పూర్వమే భూములనుండి తొలగించబడిన రైతులకు రక్షణయివ్వాలి.

సమాధానం: చెయ్యబోయే చట్టంలో ఆ విషయం దర్శిస్తాం.

ఎస్. ఐ. ఆర్. సమ్మెలో మాజీసైనికుల నుపయోగించారా?

ఎస్. ఐ. ఆర్. సమ్మెను ధ్వంసంచేయడానికై మాజీసైనికులు, ఇతరులు సంపాదించారాయని శ్రీ ఆనందనంబియార్ పంపిన ప్రశ్నకు గిరిగారు రాష్ట్రప్రభుత్వం అలాని చేయలేదన్నారు.

కేంద్రప్రభుత్వం సంపిందాయని పిల్లలమర్రి ప్రశ్నకు నాకు తెలియదని అయన సమాధానం ఇచ్చారు.

ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానమిస్తూ వి. వి. గిరిగారు "పలవ ప్రాంతములలో హరిజనులకు ఏర్పాట్లు ఏమీలేవు. ఆస్కీము క్రింద అనేకచోట్ల హౌసైటీలు ఏర్పడ్డాయి. భూములు లేనివారికి ఆ హౌసైటీలు భూములు పంచుతాయి" అని చెప్పారు.

వారిదిపోతుంది. భూమిపన్ను తగ్గిస్తామని కాంగ్రెసు చెప్తూ వచ్చిందేగాని నిజానికి కొత్త పన్నులు వేస్తూంది. భూమిపన్ను సంస్కరణలు చేస్తే చేశారు. జమీందారీ విధానం రద్దుమాట అప్పుడే తలపెట్టకండి. మీ దృష్టి ముందు దుంపస్థలో వున్న హరిజనుల సేవ వుంచండి."

అంటూ నిజంగా హరిజనులమీద ఎంతో దయచూపకపోయారు. ఆవిధంగా హరిజనుల నుద్ధరించబోయినట్లు మాట్లాడుతూ హరిజనులు, ఇతర బీదరైతాంగానికి వుపయోగించే జమీందారీ విధానపు రద్దుమాత్రం వద్దన్నారు ఈ జమీందారు.

తర్వాత ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెసు పార్టీలోగల కలహాలను తీవ్రంగా దుయ్యబట్టి హేళనచేశారు.

తర్వాత ఎమ్. వి. వజేశ మొదలియారు తాను రైతుల ప్రతినిధిననీ, జమీందార్ల మిత్రుడననీ చెప్పుకొంటూ జమీందార్లకేదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా రెండు పక్షాలవారికీ న్యాయంకలిగించాలని కోరారు. ఒకవర్గం (జమీందార్ల) యొక్క హక్కులు రద్దుచేశారనే అప్రతిష్ఠ కాంగ్రెసు నెత్తిన వేసుకొనరాదన్నారు. ఆలస్యమైనా పనేమిటు ఒకపద్ధతిలో జరపండన్నారు.

చర్చలకు ప్రధాని సమాధానమిస్తూ 22 వ తేదీన తాను ప్రధానిగా వుండకపోవచ్చుననీ, ముందురాబోయే మంత్రివర్గం కూడా తాను అవలంబించిన విధానాన్నే అవలంబించగలరనీ చెప్పారు. కేంద్రప్రభుత్వము రాష్ట్రప్రభుత్వాల హక్కులలో అనవసర జోక్యంకలిగించుకొంటూందని మద్రాసు టెక్స్టైల్ విధానంమీద కేంద్రప్రభుత్వపు జోక్యాన్ని ఖండించారు. బట్టలు, ధాన్యం సంపాదనకై నియమించబడిన గ్రామకమిటీలు పరిశ్రమైకరంగాపనిచేస్తున్న ట్లేవార్తలు వస్తున్నాయన్నారు. తాముతప్పులేమీచేయటంలేదనీ, ప్రజల జీవిత పరిస్థితులు బాగుపరచడానికే తాము శక్తికొలది పనిచేస్తున్నామనీ, చెప్పారు.

బట్టల ఉత్పత్తి విధానంమీద మంత్రివర్గం రాజీనామాయిచ్చి మరల ఎన్నికలకు నిలబడగల ధైర్యం వుందా అని పోర్కర్ సవాలు చేశారు. అసెంబ్లీలో అవోటింగు తీసుకోవడం చట్ట సమ్మతమైన పద్ధతిగనక అటువంటి దానికి సిద్ధం అన్నారు, ప్రధాని.

కోత తీర్మానం ఉపసంహరించుకోబడింది. గ్రాంటును సభవారు ఆమోదించారు.

రైతు సేవకుల అరెస్టు

144 వ సెక్షన్ ధిక్కరించారని

కాలికట్, మార్చి 17

కోదారి ఎస్టేటులో ప్రవేశించి గడ్డి కోయగూడదని కాలికట్ సబ్‌డివిజనల్ మాజిస్ట్రేటు ప్రవేశపెట్టిన 144 వ సెక్షన్‌ను ధిక్కరించి గడ్డి కోసుకొనేందుకై వచ్చిన 8 మంది రైతు సేవకులు (కమ్యూనిస్టులు) అరెస్టు చేయబడ్డారు. ఈ సందర్భంలో ఇంతవరకు 30 మంది అరెస్టు చేయబడ్డారు.

బొంబాయి రేవులో 9 వేల మంది సమ్మె

బొంబాయి, మార్చి 18

'డాక్ యార్డు విచారణ సంఘం' వారి సలహాలను వాకా ప్రధాన కార్యాలయంవారు అమలు జరుపనందుకు అసమ్మతి తెలుపుతూ బొంబాయిలోని 'హెడ్. ఎమ్. ఐ' రేవులోని 9 వేల మంది కూలీలు లైరాయింపు సమ్మె ప్రారంభించారు.

4 వేల మంది కార్మికులను ఉద్యోగాలలో స్థిరపరచవలెననీ, ప్రమోషనుకు నిబంధనలు ఏర్పరచాలనీ, ప్రమోషన్లు నిర్ణయించే కమిటీలో యూనియను ప్రతినిధికూడా చేర్చబడాలనీ విచారణ సంఘం యొక్క సంపో. అది అమలు జరపమని కార్మికుల కోరిక.

జమీందారీ విధానం రద్దుకాకూడదట

కుమారరాజా సర్ ముత్తయ్య చెట్టియార్ అభ్యంతరాలు

నిన్నటిరోజున మంత్రివర్గపు గ్రాంట్లపై కాంగ్రెసు కోయూగారు తెచ్చిన కోతతీర్మానం మీద కుమారరాజా సర్ ముత్తయ్యచెట్టియార్ ఈ విధంగా చెప్పారు: (చర్చలలో కొంత భాగం నిన్న ఇచ్చాము)

"వ్యవసాయ ఆదాయాల పన్నుమీద గ్రామాలలో ఓటుచేయించేది అది తప్పకుండా

కమ్యూనిస్టు రాజధానిని పట్టుకొన్నామని కొమింటాంగ్ ప్రకటన

నాన్‌కింగు, మార్చి 18

చైనా కమ్యూనిస్టు రాజధాని అయిన యెనాన్‌నగరాన్ని పట్టుకొన్నామని కొమింటాంగు మిలిటరీ అధికారులీవేళ ప్రకటించారు.

కమ్యూనిస్టు అధికారులీవార్తనింకా ధృవపరచలేదు.

ఫిలిప్పైన్సు స్వాతంత్ర్యం బూటకం

అమెరికా కొత్త ఒడంబడిక

వాషింగ్టన్, మార్చి 18

అమెరికా ప్రభుత్వం ఫిలిప్పైన్సుమీద ఒక కొత్తఒడంబడిక రుద్దింది. దీనిప్రకారం ఫిలిప్పైన్సులోని 16 మిలిటరీ, నావా విమాన కేంద్రాలు అమెరికా అధికారంకిందనే ఉంటాయి. అంతేకాకుండా, అవసరమని అనుకున్నప్పుడు మరొకపేరు కేంద్రాలను కూడా ఉపయోగించుకోగల అధికారం అమెరికాకుంటుంది. ఈ కేంద్రాలను ఉపయోగించుకొనే సౌకర్యాన్ని మరే దేశానికీ కలిగించడానికి ఫిలిప్పైన్సుకులేదు. భద్రతా సంఘానికైనా సరే అలాంటి అవకాశం కలిగించాలంటే ఫిలిప్పైన్సు ప్రభుత్వం ముందుగా అమెరికా అనుమతిని పొందాలి.

ఫిలిప్పైన్సు ప్రజలను అమెరికా సేనల్లోకి సమీకరించుకోగల హక్కును కూడా ఈ ఒడంబడిక అమెరికాకు ఇస్తూంది.

ఫిలిప్పైన్సు దీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్నిచ్చేశామని అమెరికా లోగడ ప్రకటించింది. ఈ స్వాతంత్ర్య ప్రకటన ఎంత బూటకమో పై ఒడంబడిక స్పష్టం చేస్తూంది.

నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో భాగంగా చూడాలని స్మట్సు

కేప్‌టౌన్, మార్చి 18

నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో కలిపివేయాలని సెప్టెంబరులో జరిగిన మిత్రరాజ్యసమితి మహాసభలో స్మట్సు ఒక తీర్మానం పెట్టాడు. అప్పుడు ఈ తీర్మానం ఓడిపోయింది. నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికా ఒక ధర్మకర్తృత్వ ప్రభుత్వంగానే పాలించాలనీ; దక్షిణాఫ్రికాలో భాగంగా దానిని పరిగణించకూడదని ఆ మహాసభ ఆదేశించింది.

స్మట్సు ప్రభుత్వం ఈ ఆదేశాన్ని కూడా ధిక్కరించ నిశ్చయించింది. (దక్షిణాఫ్రికా భారతీయులపట్ల వైఖరి మార్చుకోవాలన్న మిత్రరాజ్యసమితి తీర్మానాన్ని పాటించదలచుకోలేదు. అని స్మట్సు ఇదివరకు ప్రకటించాడు.)

దక్షిణాఫ్రికా శాసనసభ నేషనలిస్టుపార్టీ (ఫాసిస్టు అనుకూలమలాన్ పార్టీ) ఒక తీర్మానము పెట్టింది. నైరుతి ఆఫ్రికాను, దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రంగా చేర్చివేయాలనీ, దాని విషయంలో మిత్రరాజ్య సమితికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండనక్కరలేదనీ ఈ తీర్మానం కోరింది.

స్మట్సు ఈతీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడాడు. కాని, ఆ ఉద్దేశాలనే ఒక సవరణ రూపంలో పెట్టాడు. అతని సవరణ "నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో ఒక భాగంగా పరిగణించి, శాసనసభలో గాని

లాభాల పన్ను బిల్లు

సెలెక్టుకమిటీలోని కాంగ్రెస్‌సభ్యుల అసమ్మతి

కేంద్ర శాసనసభ కార్యక్రమం

న్యూఢిల్లీ, మార్చి 18

నేడు కేంద్ర శాసనసభలో వ్యాపార లాభాల బిల్లుపై సెలక్టు కమిటీ నివేదికను లియాకతాలీఖాన్ ప్రవేశపెట్టారు. తొలుత బిల్లులో లక్ష రూపాయలకు మించిన ఆదాయంపై నాలుగోవంతు పన్ను విధించాలని ఉంది.

సెలక్టు కమిటీ పన్ను రేటును మార్చలేదు. కాని ఎంత మొత్తం మించితే పన్ను వేయాలి అనే విషయంలో కొన్ని మార్పులు చేసింది.

1. పబ్లిక్ కంపెనీ అయితే దాని నగదు పెట్టుబడిలో అయిదోవంతు వదలాలి. ప్రైవేటు కంపెనీ అయితే ఆరోవంతు వదిలిపెట్టాలి.

2. హిందూ సమిష్టి కుటుంబమయితే గాని, సమిష్టి వ్యాపారసంస్థ అయితేగాని రెండులక్షల రూపాయలకు మించిన ఆదాయంపై పన్ను వేయాలి.

3. మిగతావానివిషయంలో లక్షరూపాయలకు మించితే నాలుగోవంతు పన్ను వేయాలి.

కొందరు సభ్యులు తిరిగి అధికలాభాల పన్నునే విధించడం మంచిదని సలహాఇచ్చారటగాని ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని ఈ నివేదికలో ఉన్నది.

కాంగ్రెస్‌సభ్యుల అసమ్మతి

సెలెక్టుకమిటీలోని కాంగ్రెస్‌పార్టీసభ్యులు అసమ్మతి తెలుపుతూ ప్రత్యేకంగా తమ అభిప్రాయాన్ని వ్రాశారు. అందులో ఈక్రింది సలహాలుచేశారు.

'అధికలాభాల పన్నును తిరిగి వెయ్యాలి; మెజారిటీ రిపోర్టులో కంపెనీల పెట్టుబడిలో 8 వ వంతుకాక 7½వంతు వదలాలి. పన్ను విధింపు నాలుగోవంతుగాక ఎనిమిదోవంతుగా ఉండాలి; ఇన్స్యూరెన్సు కంపెనీలకు మినహాయింపు ఇచ్చినట్లే బాంకింగు పెట్టుబడి, ప్రజోపయోగ పరిశ్రమలకుకూడ ఈవ్యాపారలాభాల పన్నునుండి మినహాయింపు చెయ్యాలి.

సెలెక్టుకమిటీ రిపోర్టులో మినహాయింపు లిలాగున్నవి. ఇన్స్యూరెన్సు; ఆదాయపు పన్ను చట్టంక్రింద మినహాయించబడినవి; కేంద్రప్రభుత్వంద్వారా ఏ వ్యాపారానికైనా యిచ్చిన డబ్బు (బోనస్ లేక సబ్సిడీల రూపంలో) వీనిపై లాభాల పన్ను పడదు.

సెలక్టుకమిటీ మెజారిటీ నివేదికకు అసమ్మతి తెల్పి వేరుగా తమ అభిప్రాయం వ్రాసినవారు: దివాన్ చమన్‌లాల్, వాడిలాల్ లల్లూభాయ్, మనూసుబేదార్, కె. సి. నియోగి, యన్. జి. రంగా, సత్యనారాయణసింగ్, మసాని, మోహన్‌లాల్ సాక్సేనా, సర్దార్ మంగళసింగ్.

ఆదాయప్పన్ను చట్టం సవరణ బిల్లు

మధ్యాహ్న సమావేశంలో, లియాకతాలీ ఖాన్ ఆదాయప్పన్ను చట్టం సవరణ బిల్లుపై సెలక్టు కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు.

సెలెక్టుకమిటీచేసిన మార్పులివి: ముందు రు 5000 లో బడిన మొత్తానికి వేయరని ఉన్నది. ఆ పరిమితిని రూ 15,000 లకు పెంచారు.

ఈ క్రింది విధంగా వచ్చిన ఆదాయాలకు పన్నుండదు; పదేండ్లు తన అధీనంలో ఉంటిని అమ్మితే వచ్చేడబ్బు; [illegible] స్వాధీనం చేసుకున్న ఆస్తికిగాను [illegible] పరిహారధనం.

తమకు సంబంధీకులైన వారికి [illegible] పన్నును తప్పించుకోకుండా మరో [illegible] మాత్రాన్ని చేర్చారు. కాని, ఒక వ్యాపారసంస్థ మరొకవ్యాపారంలోనికి మార్చేటప్పుడు గాని, వివాహం మార్పువల్లగాని జరిగేదానికి [illegible] లకు పన్నుండదు.

పెట్టుబడివల్లవచ్చే ఆదాయాలు

పెట్టుబడివల్లవచ్చే ఆదాయాన్ని, మిగతా ఆదాయాన్ని వేరుగా లెక్కవేస్తారు. పెట్టుబడి ఆదాయాలపై రు 50 వేలకు మించనంత వరకు రూపాయకు 1 అణా, ఆపైని 10 లక్షల వరకు 5 అణాల వరకు వృద్ధిక్రమానుసారం వేస్తారు.

సెలెక్టు కమిటీలోని కాంగ్రెసు సభ్యులు అసమ్మతి తెల్పుతూ ప్రత్యేకమొకనివేదిక తయారుచేశారు. అందులో క్లిష్టసమస్యలన్నిటిని గూర్చి నిపుణులతో విచారణ జరిపించి తర్వాత పన్నులు వేయాలన్నారు.

ఇలాంటి విచారణ జరిగేవరకు ఇక్కుల [illegible] నగలు వ్యక్తిగత ఆస్తులపై పన్ను వేయరాదని వీరు సూచించారు.

ఆదాయప్పన్ను చట్టం క్రింద [illegible] బడి లాభాలను గూడ చేర్చడం తప్పని వీరు అంటున్నారు. పైగా వీనిమీదాపన్నువడి, తర్వాత ఎస్టేట్ డ్యూటీబిల్లు ప్రకారం ఆ ఆస్తి వారసులకు సంక్రమించినప్పుడూ పన్నువడడం అన్యాయంకాదన్నారు.

అహమ్మదాబాదు మిల్లు యజమానుల ప్రతినిధి వాడిలాల్ లల్లూభాయ్ మరో అసమ్మతిపత్రం దాఖలుచేశాడు. సంస్థానాలలోను, విదేశాలలోను ఉన్న పెట్టుబడిపై పన్ను వేయరాదని అతను సూచించాడు.

తర్వాత విదేశాలకు వెళ్ళే ఎగుమతులను దిగుమతులను కూడ కంట్రోలుచేసే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చే బిల్లును సభవారు ఆమోదించారు.

తలిశెట్టి రామారావుగారి అకాల మరణం

సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారులు

జయపురం, మార్చి 16

ఆంధ్ర వ్యంగ్య చిత్రకారులలో పేరెన్నికగన్న శ్రీ తలిశెట్టి రామారావుగారు యీనెల 14 వ తేదీన జయపురంలో మరణించారు. చనిపోవునాటికి వీరి వయస్సు 55 సం॥లు మాత్రమే.

ఫోన్ నెం. 128 — జైహింద్ — టెలిగ్రామ్స్ "నాన్ టి సేట్"

షా. గణపత్ దేవరాజ్, బెజవాడ.

(మునిసిపల్ ఆఫీసు ఎదుట)

ఇప్పుడే మాకు "ఎవర్ షార్ప్‌గోల్డు క్యాప్" పెన్సు వచ్చినవి.

సంవత్సరాది కానుకలకు ఉపయోగించు వారికి తక్కువ ధరలకు యివ్వబడును.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE